సాక్షి ఖమ్మం

బుధవారం। 29। మే। 2024



బలి తీసుకున్న ప్రమాదం

రఘునాథపాలెం మండలంలో కారు చెట్టును ఢీకొట్టిన ఘటనలో తల్లీ, నాలుగేళ్ల లోపు ఇద్దరు కుమార్తెలు కన్నుమూశారు. 8లో



లక్ష్యానికి మించి ఆదాయం

ఏన్కూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీకి కొన్నేళ్ల నుంచి వరుసగా లక్ష్యానికి మించి ఆదాయం నమోదవుతోంది. 8లో

వాతావరణం

గరిష్టం / కనిష్టం 42° / 31°

జిల్లా అంతటా బుధవారం గరిష్టస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. సాయంత్రం క్రమంగా చల్లబడుతుంది.

న్యూస్‌రీల్

గ్రూప్‌-1 ప్రిలిమినరీకి పకడ్బందీ ఏర్పాట్లు



మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌

ఖమ్మం సహకారనగర్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యాన వచ్చే నెల 9న జరగనున్న గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌ సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, చీఫ్‌ సూపరింటెండెంట్లతో సమావేశమయ్యారు. జిల్లాలో 52 కేంద్రాలు ఏర్పాటు చేయగా 18,403 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. డిపార్ట్‌మెంట్‌ అధికారులు ముందుగానే కేంద్రాలను పరిశీలించి సౌకర్యాలపై నివేదిక సమర్పించాలన్నారు. మహిళా అభ్యర్థులను తనిఖీలు చేయడానికి మహిళా సిబ్బందిని నియమించడంతో పాటు ప్రతీ పరీక్ష హాల్‌లో వెబ్‌ కెమెరాలు బిగించాలని సూచించారు. కాగా, కాగా, అభ్యర్థులు జూన్‌ 1 నుండి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. కేంద్రానికి ఉదయం 9గంటలకే చేరుకోవాలని తెలిపారు. హాల్‌ టికెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు, హాల్‌ టికెట్‌పై ఫొటో సరిగా లేకపోతే గెజిటెడ్‌ అధికారి అటెస్టేషన్‌, సొంత డిక్లరేషన్‌తో మూడు పాస్‌ఫొటోలు తీసుకురావాలని సూచించారు. ఈసమావేశంలో అదనపు డీసీపీ ప్రసాదరావు, డీఆర్వో ఎం.రాజేశ్వరి, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

ఎస్సెస్సీ ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ప్రత్యేక శిబిరం

భద్రాచలం: ఐటీడీఏ పరిధిలోని పాఠశాలల్లో చదివి పదో తరగతి ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ శిబిరంలో శిక్షణ ఇస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్‌జైన్‌ తెలిపారు. ఈ శిక్షణ శిబిరానికి విద్యార్థులు హాజరయ్యేలా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. అలాగే, గత మూడేళ్ల నుంచి పదో తరగతి లేదా ఇంటర్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఐటీడీఏ ద్వారా కంప్యూటర్‌, సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌, ఎలక్ట్రీషియన్‌, ఫొటోగ్రఫీ, డ్రైవింగ్‌, బ్యూటీషియన్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ తదితర ఉపాధి రంగాల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఆసక్తి గల గిరిజన విద్యార్థులు భద్రాచలం ఐటీడీఏలోని భవిత సెల్‌లో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 81438 40906, 63026 08905 నంబర్లలో సంప్రదించాలని పీఓ సూచించారు.

డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలి



మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల

కల్లూరురూరల్‌: ప్రభుత్వం లైసెన్సు కలిగిన డీలర్ల వద్దే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల సూచించారు. కల్లూరు మండలంలోని కొర్లగూడెం రైతు వేదికలో రాయితీపై పచ్చిరొట్ట విత్తనాల పంపిణీని మంగళవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఏ పంట విత్తనాలైనా డీలర్లే వద్ద కొనుగోలు చేయడంతో పాటు రశీదు భద్రపర్చుకోవాలన్నారు. గ్రామాలకు వచ్చి అమ్మే వారి వద్ద విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని తెలిపారు. అలాగే, కానుకల ఎర చూపే వారిని నమ్మొద్దని సూచించారు. ఆతర్వాత రైతునేస్తం పేరిట నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ పంటల సాగు మెళకువలను శాస్త్రవేత్తలు వివరించగా రైతులతో కలిసి డీఏఓ పాల్గొన్నారు. సత్తుపల్లి ఏడీఏ యు.నర్సింహారావు, ఏఓ రూప, సొసైటీ సీఈఓ బాలకృష్ణతో పాటు అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి,పలువురు రైతులు పాల్గొన్నారు.

ఆర్‌టీఓ కార్యాలయంలో అలజడి

ఖమ్మంక్రైం: జిల్లాకేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో మంగళవారం ఒక్కసారిగా అలజడి రేకెత్తింది. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోని చెక్‌పోస్ట్‌ పాటు రాష్ట్రంలోని పలు రవాణా శాఖ కార్యాలయంలో మంగళవారం ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సమాచారం అందగానే ఖమ్మంతోపాటు వైరా, సత్తుపల్లి రవాణాశాఖ కేంద్రాల్లో ఉద్యోగులు హడలిపోయారు. ఖమ్మంలో కార్యాలయంలో ఉన్న ఏజెంట్లను బయటకు పంపించివేశారు. అంతేకాక సేవలు పూర్తయిన వాహనదారులు కార్యాలయంలోనే ఉండకుండా వెళ్లిపోవాలని సూచించారు. అయితే జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాలపై కూడా ఏసీబీ నిఘా ఉన్నందున ఏ రోజైనా దాడులు జరిగే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది.

ఏ ఓటు ఎవరికో!?

వరుసగా జరుగుతున్న ఎన్నికలతో గెలుపోటములపై ఉత్కంఠగా చర్చ సాగుతోంది. మొన్నటి వరకు అందరి దృష్టీ లోక్‌సభ ఎన్నికలపై ఉండగా.. ఇప్పుడు వరంగల్‌ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో గెలుపు ఎవరిదనే అంశంపైకి చర్చ మళ్లింది. మూడు ఉమ్మడి జిల్లాల్లో పోలింగ్‌ సరళి, శాతాన్ని పరిశీలిస్తున్న రాజకీయ పార్టీలు పరిస్థితిపై అంచనాకు రాలేకపోతున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎక్కువగా ఎవరికి పోలయ్యాయి.. క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందా.. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువ పోల్‌ అయ్యాయనే అంశంపై లెక్కల్లో నిమగ్నమయ్యారు. మరోపక్క గత ఎన్నికలతో పోలిస్తే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పోలింగ్‌ శాతం తగ్గిన నేపథ్యాన గెలుపోటములపై విశ్లేషణ జరుగుతోంది.

– సాక్షి ప్రతినిధి, ఖమ్మం

ఎమ్మెల్సీ పోలింగ్‌పై అంచనాల్లో అభ్యర్థులు, నేతలు

- మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలుతుందా అన్న అంశంపై చర్చ
- రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సి వస్తుందేమోనని ఉత్కంఠ
- పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా తగ్గిన పోలింగ్‌



జలగం నగర్‌లో ఎమ్మెల్సీ ఓటు వేయడానికి బారులుదీరిన పట్టభద్రులు (ఫైల్‌)

ఆరా తీస్తున్న అభ్యర్థులు

సోమవారం సాయంత్రం పోలింగ్‌ ముగిసినప్పటి నుంచే ఓటింగ్‌ సరళిపై అభ్యర్థులు ఆరా తీయడంలో నిమగ్నమయ్యారు. అభ్యర్థులతోపాటు రాజకీయ పార్టీల నాయకులు మూడు ఉమ్మడి జిల్లాల్లోని తమకు తెలిసిన వారికి ఫోన్‌ చేసి పోలింగ్‌ తీరుతెన్నులు తెలుసుకోవడంతో పాటు ఎవరికి ఎక్కువగా ఓట్లు పోల్‌ అయ్యాయని ఆరా తీశారు. ఈ అంశాలన్నీ బేరీజు వేసుకుంటూ ఫలితంపై అంచనాకు వస్తున్నారు.

ఫలితం తేలకపోతే..

మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓటు కీలకం కానుంది. అప్పుడు గెలుపోటములు ఊహించడం కూడా కష్టమవుతుంది. ఒక్కో జిల్లాలో ఒక్కో అభ్యర్థికి పడే ఓట్లలో తేడా ఉంటే మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలడం కష్టమేననే చర్చ జరుగుతోంది. ఈ తరుణాన రెండో ప్రాధాన్యత ఓటు ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఈనేపథ్యాన మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన పట్టభద్రులు రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వేశారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌కు ఎక్కువ ఓట్లు పోలయ్యాయనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు నిరుద్యోగులు, విద్యార్థులు ఓటు వేసినట్లు చర్చ సాగుతోంది. దీంతో అశోక్‌ ఎవరి ఓట్లను చీల్చాడనేది కీలకంగా మారింది. అలాగే బీజేపీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన వారిలో చాలా మంది రెండో ప్రాధాన్యత ఓటు బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి వేశారన్న ప్రచారం సైతం మొదలైంది. ఇదే సమయాన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే రెండోది ఎవరికి వేసి ఉంటారనే అంశంపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది.

తగ్గిన పోలింగ్‌ ఎవరికి లాభం?

వరంగల్‌ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభ్యర్థులతో పాటు పార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. పట్టభద్రులంతా తప్పక ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరినప్పటికీ పోలింగ్‌ శాతం మాత్రం తగ్గడం గమనార్హం. ఖమ్మం జిల్లాలో 2021 ఎన్నికల్లో 74.36 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఈసారి కేవలం 67.63 శాతానికి పరిమితమైంది. ఇక భద్రాద్రి జిల్లాలో గత ఎన్నికల్లో 73.30 శాతం పోలింగ్‌ జరగగా, ఈసారి 70.01 శాతమే నమోదైంది. ఇక ఇప్పుడు భద్రాద్రి జిల్లా కన్నా ఖమ్మంలోనే తక్కువ శాతం పోలింగ్‌ జరగడం గమనార్హం. ఖమ్మం జిల్లాలో 83,879 మందికి 56,730 మంది, భద్రాద్రి జిల్లాలో 40,106 మందికి 26,077 మంది ఓటు వేశారు. దీంతో ప్రాధాన్యత వారీగా పడిన ఓట్లపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయనే అంచనాతో అభ్యర్థులు, నాయకులు లెక్కల్లో మునిగి తేలుతున్నారు. ఇందులో ఎవరి అంచనా నిజమవుతుందో తేలాలంటే వచ్చేనెల 5వ తేదీ వరకు ఆగాల్సిందే.

మొదటి ప్రాధాన్యతే కీలకం

ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం తేలుతుందా, లేదా అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ప్రచారం సందర్భంగా అభ్యర్థులు, నాయకులు తమకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. అయితే పోలింగ్‌ శాతాన్ని పరిశీలిస్తూ ఈ ఓట్లతో ఫలితం తేలుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ మొదటి ప్రాధాన్యత ఓట్లు తమకే ఎక్కువగా పోల్‌ అయ్యాయని నమ్మకంగా ఉన్న అభ్యర్థులు.. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సిన అవసరం ఉండదని ఎవరికి వారే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పకడ్బందీగా కౌంటింగ్‌ చేపట్టాలి

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌


ఖమ్మం సహకారనగర్‌: వచ్చేనెల 4న జరగనున్న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు పకడ్బందీగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ సూచించారు. హైదరాబాద్‌ నుంచి మంగళవారం ఆయన వీసీ ద్వారా కౌంటింగ్‌ ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా వికాస్‌రాజ్‌ మాట్లాడుతూ కౌంటింగ్‌ సమయాన ప్రతీ అంశాన్ని రికార్డు చేస్తూ, ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ఫలితాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఫలితాల వివరాలు వెల్లడించేందుకు ప్రత్యేకంగా మీడియా సెంటర్‌ ఏర్పాటు చేయాలని వికాస్‌రాజ్‌ సూచించారు. ఈ వీసీలో ఖమ్మం నుంచి ఖమ్మం లోక్‌సభ ఆర్‌ఓ, కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌, సీపీ సునీల్‌దత్‌, కేఎంసీ కమిషనర్‌ ఆదర్శ్‌సురభి, ఖమ్మం, భద్రాద్రి అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్‌, వేణుగోపాల్‌, వివిధ శాఖల అధికారులు వినోద్‌, సన్యాసయ్య, శ్యాంప్రసాద్‌, ఎం.రాజేశ్వరి, శ్రీలత, గణేష్‌, రాజేందర్‌ గౌడ్‌, మధు తదితరులు పాల్గొన్నారు.



వీసీలో పాల్గొన్న కలెక్టర్‌ గౌతమ్‌, సీపీ సునీల్‌దత్‌

ఇంకొన్ని రోజులు ఆగండి..

- ఖమ్మం ఆర్‌టీఓలో ఆర్‌సీ కార్డుల కొరత
- రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయినా అందని కార్డులు
- సుమారు 3వేల మంది ఎదురుచూపులు



ఖమ్మంక్రైం: ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జారీ చేసే వాహనాల రిజిస్ట్రేషన్‌(ఆర్‌సీ) కార్డుల కొరత ఏర్పడింది. సుమారు రెండు నెలలుగాకు పైగానే కార్డుల పంపిణీ నిలిచిపోయింది. దీంతో వాహనాల రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారు కార్డులు ఎప్పుడు అందు తాయో తెలియక అటు పోస్టాఫీస్‌లు, ఇటు రిజిస్ట్రేషన్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వాహనాల తనిఖీల్లో ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడితే చలానా కట్టాల్సి వస్తుందనే ఆవేదన వారిని వెంటాడుతున్నా కార్డులు అందక ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇక లైసెన్స్‌ తీసుకున్న వారికి కార్డులు జారీ చేస్తున్నా అవి కూడా తక్కువగా ఉన్నందున త్వరలోనే అయిపోవచ్చని తెలుస్తోంది.

రోజుకు వంద వాహనాలు

ఖమ్మం జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో ప్రతిరోజు 50నుంచి 100వరకు వాహనాల రిజిస్ట్రేషన్‌ జరుగుతుంది. ఇందులో ద్విచక్రవాహనాలు మొదలు లారీల వరకు అన్ని వాహనాలు ఉంటాయి. ఇదేసంఖ్యలో వాహనాల లైసెన్సులు కూడా జారీ చేస్తున్నారు. వీరికి పూర్తి వివరాలతో కూడిన కార్డులను రవాణా శాఖ అధికారులే పోస్ట్‌ ద్వారా పంపిస్తారు. కొద్దిరోజుల క్రితం టీఎస్‌గా ఉన్న రిజిస్ట్రేషన్‌ సిరీస్‌ను టీజీగా మార్చిన విషయం విదితమే. అయితే, అంతకు ముందు నుంచే అంటే సుమారు రెండు నెలల నుంచి రిజిస్ట్రేషన్‌ కార్డుల పంపిణీ నిలిచిపోవడంతో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

పైనుంచే రావట్లేదు...

హైదరాబాద్‌లోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల రవాణా శాఖ కార్యాలయాలకు సంబంధించి ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డుల ప్రింటింగ్‌ చేయిస్తారు. ఇందులో పైన వివరాలు అంటే రిజిస్ట్రేషన్‌ కార్డు లేదా లైసెన్స్‌ కార్డు అని ముద్రించి మిగతా భాగాన్ని వదిలేసి జిల్లాలకు సరఫరా చేస్తారు. ఆపై జిల్లాల్లోని రవాణా శాఖ కార్యాలయాల్లో వాహనం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న, లైసెన్స్‌ తీసుకున్న వారి ఫొటోలు, ఇతర వివరాలు ముద్రించి వాహనదారులకు పోస్ట్‌ ద్వారా పంపిస్తారు. అయితే, రెండు నెలలుగా హైదరాబాద్‌లోని కేంద్రంలో ప్రింటింగ్‌ నిలిచిపోవడంతో కార్డులు పంపించడం లేదని తెలుస్తోంది.

3వేల కార్డుల పెండింగ్‌

ఖమ్మం రవాణా శాఖా కార్యాలయంలో వాహనాల రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న 3వేల మందికి కార్డులు పంపిణీ చేయాల్సి ఉన్నట్లు సమాచారం. కాగా, జిల్లాలోని వైరా, సత్తుపల్లిలో రిజిస్ట్రేషన్‌, లైసెన్స్‌ కార్డులు ఉన్నప్పటికీ, అవి కూడా రేపో, మాపో అయిపోనున్నట్లు సమాచారం. ఆలోగా కార్డులు రాకపోతే ఇక్కడ కూడా కార్డుల జారీ నిలిచిపోనుంది. ఈ విషయమై రవాణా శాఖ అధికారులను ఆరా తీయగా... విషయాన్ని ప్రధాన కార్యాలయానికి తెలియజేశామని, కార్డులు రాగానే వాహనదారులకు పంపిణీ చేస్తామని తెలిపారు.

నేత్రపర్వంగా రామయ్య నిత్య కల్యాణం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.




నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకుడు

ఉద్యోగాల పేరిట రూ.4కోట్లకు టోకరా

- రాష్ట్రంలో 60మందికి పైగానే బాధితులు
- పోలీసుల అదుపులో నలుగురు

చుంచుపల్లి : నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని గ్రూప్‌ – 2, సింగరేణి, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రూ.4 కోట్ల మేర వసూలు చేసిన నిందితులను చుంచుపల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. దీనికి సంబంధించి వివరాలను సీఐ రాయల వెంకటేశ్వర్లు, ఎస్సై గడ్డం ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. వరంగల్‌ రంగశాయిపేటకు చెందిన దాసు హరికిషన్‌ హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లో ఆర్‌ అండ్‌ బీ శాఖలో డీఈగా పనిచేస్తున్నానని పలువురిని నమ్మించాడు. ఈయన తన కుటుంబ సభ్యులు కలిసి గతంలో రైస్‌ పుల్లింగ్‌ ముఠాతో తిరిగినప్పుడు రుహత్‌ బేగ్‌, భీమవరం శ్రీనివాస్‌తో పరిచయం ఏర్పడింది. వీరికి తోడు వరంగల్‌ రంగశాయిపేటకే చెందిన దాసు హర్ష, చిరుమర్తి సంజయ్‌, కొత్తగూడెంలోని రామాంజనేయ కాలనీకి చెందిన గుండా వినోద్‌కుమార్‌ ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా కలిసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 60 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి సుమారు రూ.4 కోట్ల వరకు వసూలు చేశారు. అయితే, డబ్బులు ఇచ్చిన వారికి ఉద్యోగాలు రాకపోవడం, నిందితుల నుండి సమాధానం లేకపోవడంతో బాధితులు పలువురు చుంచుపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రామాంజనేయ కాలనీలోని వినోద్‌కుమార్‌ ఇంట్లో ఉన్నారనే సమాచారంతో హరికిషన్‌, హర్ష, సంజయ్‌, వినోద్‌ కుమార్‌ను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు రుహత్‌ బేగ్‌, భీమవరం శ్రీనివాస్‌ పరారీలో ఉండగా.. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ముఠాకు సహకరించిన మిగతా వారిని సైతం గుర్తించి కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. ఎవరైనా బాధితులు ఉంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మాయమాటలు చెప్పే వ్యక్తులను నమ్మి మోసపోవద్దని ఆయన తెలిపారు.

ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు



మాట్లాడుతున్న ఎంపీ రవిచంద్ర, పక్కన ఎమ్మెల్సీ మధు తదితరులు

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు

ఖమ్మంమయూరిసెంటర్‌: తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు తెలిపారు. ఖమ్మంలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ తమ పార్టీ అధినేత కేసీఆర్‌ పిలుపు మేరకు ఉత్సవాల ముగింపు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. కాగా, పాలకులు రాష్ట్ర చిహ్నం, ఇతర అంశాలను మారుస్తామని చెబుతున్నా.. తెలంగాణలో కేసీఆర్‌ పేరు మాత్రం సుస్థిరంగా ఉంటుందని చెప్పారు. ఇక తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేష్‌రెడ్డి విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్‌ సరళిని పరిశీలించగా.. పట్టభద్రులు ఎక్కువ మంది రాకేష్‌రెడ్డి వైపే మొగ్గు చూపినట్లు తేలిందన్నారు. ఎమ్మెల్సీ తాత మధుసూదన్‌ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో నాయకులు శీలంశెట్టి వీరభద్రం, ఉప్పల వెంకటరమణ, బెల్లం వేణు, తాజుద్దీన్‌, పగడాల నరేందర్‌, దోకుపర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

‘నిఘా’ నివేదిక బహిర్గతం?

- మైనింగ్‌పై నివేదికలు అక్రమార్కుల చేతుల్లోకి...
- తమ సహకారం ఉందని పొందుపర్చడంపై కాంగ్రెస్‌ నేతల మండిపాటు
- అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి తుమ్మలకు విజ్ఞప్తి
- సత్తుపల్లిలో చర్చనీయాంశమైన వ్యవహారం



సత్తుపల్లి శివార్లలో మట్టి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం

సత్తుపల్లి: సత్తుపల్లిలో మట్టి మాఫియాకు పాల్పడుతున్న వారు అధికార పార్టీ నేతల అండదండలతో చెలరేగిపోతున్నారని.. అక్రమ మట్టి తోలకాలపై రాజకీయ జోక్యం మితిమీరడంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారని నిఘా వర్గాలు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక కలకలం రేపుతోంది. అయితే, తమ ప్రతిష్టను మసకబార్చేలా నివేదిక ఇవ్వడంపై అధికార పార్టీ నాయకులు గుర్రుగా ఉన్నారు. అక్రమ తవ్వకాలు ఈ ప్రభుత్వం వచ్చాకే జరిగినట్లు.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని నివేదిక ఇచ్చిన నిఘా అధికారులపై చర్యలు తీసుకోవాలని, నిజాయితీగా రాజకీయాలు చేస్తున్న తమపై బురదచల్లేలా జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్‌ నాయకుడు డాక్టర్‌ మట్టా దయానంద్‌ మంగళవారం సత్తుపల్లికి వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బహిరంగంగానే కోరడం చర్చనీయాంశమైంది. ఇసుక, మట్టి, బెట్టింగ్‌, కోడి పందేలు నిర్వహించే వారిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించబోమని, అలాంటి వారికి పార్టీలో స్థానం ఉండదని దయానంద్‌ ఈ సందర్భంగా పేర్కొననడం గమనార్హం. దీనిపై మంత్రి తుమ్మల స్పందిస్తూ ‘రాజకీయాల్లో విమర్శలు, అభాండాలు తప్పవు.. మన నడవడిక, జీవన విధానమే సమాధానం అవుతుంది’ అని సర్ది చెప్పాల్సి వచ్చింది.

నివేదికలో ఏముందంటే...

కొందరు అక్రమార్కులు సత్తుపల్లిలో అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు సాగిస్తూ రూ.లక్షల్లో సంపాదిస్తున్నారనే ఆరోపణలు ఏళ్లుగా ఉన్నాయి. మూడు, నాలుగేళ్లుగా ఈ దందా జరుగుతున్నా స్థానిక అధికారులు నామమాత్రపు తనిఖీలు, జరిమానాలతో సరిపుచ్చుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక అక్రమార్కుల మధ్య ఆధిపత్య పోరుతో పలుమార్లు పోలీస్‌, రెవెన్యూ, మైనింగ్‌ శాఖకు ఫిర్యాదు చేసుకోగా నిఘా విభాగం విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ సందర్భంగా కొందరు తమకు అనుమతి ఉందని పెద్దపెద్ద గోతులు తీసి గ్రావెల్‌ అమ్ముకుంటున్నారని, టిప్పర్‌ మట్టి రూ.3,500 నుంచి రూ.4,500 వరకు, ట్రాక్టర్‌ రూ.950 నుంచి రూ.1,100కు విక్రయిస్తున్నారని గుర్తించినట్లు తెలిసింది. అంతేకాక వాహనాలకు సరైన పత్రాలు ఉండకపోగా, డ్రైవర్లకు అనుభవం, లైసెన్సు లేకపోవడంతో మితిమీరిన వేగంతో వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారని తేల్చినట్లు సమాచారం. ఇదంతా పక్కన పెడితే అక్రమార్కుల్లో కొందరికి అధికార పార్టీ నేతల అండ ఉందని నివేదికలో పేర్కొన్నారు. అలాగే, కొందరు పాత్రికేయులు వత్తాసు పలుకుతుండగా, ఇంకొందరు అక్రమ రవాణా అంశాన్ని బయటకు తెచ్చారని నివేదికలో పొందుపర్చారు.

మాఫియా చేతికి నివేదిక

సత్తుపల్లి శివారులో మట్టి తవ్వకాలపై ఫిబ్రవరిలో పత్రికల్లో వరుస కథనాలు రాగా.. విచారణ చేపట్టిన నిఘా విభాగం నాలుగుపేజీల నివేదికను ప్రభుత్వానికి పంపించింది. అక్కడి నుంచి నివేదిక మైనింగ్‌ విభాగానికి చేరింది. అయితే, మట్టి అక్రమ రవాణా చేసే కొందరు తమ వాహనాలను విడిపించుకునేందుకు ఖమ్మంలోని మైనింగ్‌ శాఖ కార్యాలయానికి వెళ్లినప్పుడు ‘సత్తుపల్లి మట్టిదందా మాకు తలనొప్పిలా మారింది.. మీరు చేసే పనితో మాకు ఇబ్బంది అవుతుంది..’ అంటూ నివేదికను చూపించడంతో అందులోని మూడు, నాలుగో పేజీలను ఫొటో తీయగా అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ అంశంతో మైనింగ్‌ శాఖలోని ఓ ఉద్యోగికి అక్రమార్కులతో ఉన్న సంబంధం బయటపడగా,వ్యవహారం అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారింది.

వరుస దాడులతో..

ఇటీవల కాలంలో విజిలెన్స్‌, టాస్క్‌ఫోర్స్‌, మైనింగ్‌ శాఖల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తూ మట్టి, ఇసుక తరలిస్తున్న వాహనాలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తుండడం కలకలం రేపుతోంది. రాజకీయ ఒత్తిళ్లతో స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలకు బలం చేకూర్చేలా జిల్లా స్థాయి అధికారులే నేరుగా రంగంలోకి దిగారన్న చర్చ జరుగుతోంది. ఇకపోతే మట్టి మాఫియాను అరికట్టాల్సిన అధికారులపై చర్యలకు సిఫారసు చేయకుండా, నిఘా వర్గాలు ఇచ్చిన నివేదికపైనా విస్మయం వ్యక్తమవుతోంది. కొన్నేళ్లుగా మాఫియా ఆగడాలు పేట్రేగిపోతున్నా ఇప్పుడు నివేదిక ఇవ్వడం.. దీన్ని బహిర్గతం చేసిన మైనింగ్‌శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ వస్తోంది.

క్లుప్తంగా

పీఎఫ్ ఉంటే పింఛన్, బీమా పొందొచ్చు..



అవగాహన కల్పిస్తున్న అధికారులు

ఖమ్మంఅర్బన్: ప్రతీ ఉద్యోగి, కార్మికుడు పీఎఫ్ కలిగి ఉండాలని.. తద్వారా పింఛన్ అందడమే కాక బీమా వర్తిస్తుందని పీఎఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి రబీలాదాస్ వెల్లడించారు. ఖమ్మంలోని వెంకటరమణ ఆటోమొబైల్స్ షోరూంలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు ఈ – నామినేషన్ ఎలా దాఖలు చేయాలనే వివరించడంతో పాటు బీమా, ఇతర సౌకర్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పీఎఫ్ అధికారి మూర్తి, షోరూం ఉద్యోగులు పాల్గొన్నారు.

అత్యవసర సేవలను నిర్లక్ష్యం చేయొద్దు



వాహనాలను పరిశీలిస్తున్న మేనేజర్ నాగేందర్

అశ్వారావుపేటరూరల్: ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందించే అత్యవసర సేవల విషయంలో ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఉమ్మడి జిల్లా 108 ప్రాజెక్టు మేనేజర్ భూమా నాగేందర్ సూచించారు. అశ్వారావుపేటలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి ఆవరణలోని 108, 102, 1962 వాహనాలను మంగళవారం పరిశీలించిన ఆయన ఉద్యోగుల పనితీరు, రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాగేందర్ మాట్లాడుతూ.. అత్యవసర సమయాల్లో వచ్చే ఫోన్లకు స్పందించి సత్వరమే చేరుకోవడం ద్వారా బాధితులకు అండగా నిలవాలని సూచించారు. పశువైద్యుడు రాహుల్‌కుమార్, ఈఎంటీలు, పైలెట్లు రాము, అన్వర్, ధర్మరాజు, దుర్గాప్రసాద్, రవి పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సు టైర్లలో మంటలు

డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

మణుగూరు రూరల్ : ఆర్టీసీ అద్దె బస్సు టైర్లలో నుంచి మంటలు రాగా, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిన ఘటన మణుగూరులో చోటుచేసుకుంది. మణుగూరు డిపోకు చెందిన బస్సు సోమవారం రాత్రి ఖమ్మం నుంచి మణుగూరుకు వస్తోంది. స్థానిక ఏరియా ఆస్పత్రి సమీపంలోకి రాగానే బస్సు టైర్లలో నుంచి మంటలు లేచాయి. గమనించిన డ్రైవ ర్ వెంటనే బస్సు నిలిపి ప్రయాణికుల సహాయంతో మంటలు ఆర్పేశాడు. ఈ విషయాన్ని డిపో మేనేజర్ స్వామికి సమాచారం అందించాడు. దీంతో ఆయన అక్కడికి చేరుకుని విషయాన్ని ఆరాతీశారు. అనంతరం మాట్లాడుతూ.. వేసవికాలం కావడంతో బ్రేక్ డ్రమ్ములు వేడెక్కి పట్టేశాయని, దీంతో టైర్లలో మంటలు చెలరేగాయని తెలిపారు. ఆ సమయంలో బస్సులో పది మంది ప్రయాణికులు ఉన్నారని, డ్రైవర్ అప్రమత్తమై మంటలు ఆర్పేయడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు.

గోదావరిలో వ్యక్తి గల్లంతు

బూర్గంపాడు: ఇరవెండికి సమీపంలోని ఐటీసీ పంప్‌హౌస్ వద్ద గోదావరిలో ఈదుకుంటూ నది దాటుతున్న వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామ పంచాయతీలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన ఎర్రబోలు కోటిరెడ్డి మంగళవారం ఉదయం ఇరవెండి వైపు నుంచి గోదావరి దాటి స్వగ్రామం వెళ్లేందుకు నీళ్లలో దిగి ఈదుతున్న క్రమంలో గల్లంతయ్యాడు. రెండురోజుల క్రితం అశ్వాపురం మండలంలోని రామచంద్రాపురంలో ఉన్న తన సోదరి ఇంటికి వచ్చిన కోటిరెడ్డి మంగళవారం ఉదయం తన ఇంటికి వెళ్లేందుకు గోదావరి దాటుతున్న క్రమంలో గల్లంతయ్యాడు. ఇటీవల గోదావరిలో నీటి ప్రవాహం కొద్దిగా పెరగటంతో లోతు అంచనా వేయలేక గల్లంతైనట్లు స్థానికులు భావిస్తున్నారు. కోటిరెడ్డి గల్లంతైన విషయాన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కుటుంబ సభ్యులు ఘటనా ప్రాంతానికి చేరుకుని కోటిరెడ్డి ఆచూకీ కోసం నాటు పడవలతో గాలింపు చేపట్టారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సుమన్ ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. మంగళవారం సాయంత్రం వరకు అతని ఆచూకీ లభించకపోవటంతో బుధవారం రెస్క్యూ టీమ్‌తో గాలింపు చర్యలు చేపడతామని ఎస్‌ఐ తెలిపారు. గల్లంతైన కోటిరెడ్డికి భార్య గీత, ఇద్దరు పిల్లలున్నారు.

నాటుసారా స్థావరాలపై దాడులు

దుమ్ముగూడెం: మండలంలోని సుజ్ఞానపురం గ్రామం అటవీ ప్రాంతంలో దుమ్ముగూడెం పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసు లు మంగళవారం నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు జరిపారు. సుమారు 2,500 లీటర్ల బెల్లం పానకాన్ని, 60 లీటర్ల నాటుసారా, పది ప్లాస్టిక్ డ్రమ్ము లను ధ్వంసం చేశారు. నాటుసారా తయారీకి ఉపయోగించే 15 ప్లాస్టిక్ డ్రమ్ము లను, స్టీల్ బిందెలను, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దుమ్ముగూడెం మండలంలో కొంతమంది అక్రమ సంపాదన కోసం అమ్మోనియా వంటి విషపూరిత రసాయనాలు కలుపుతూ, నాటుసారా తయారు చేసి విక్రయిస్తూ పేద ప్రజల జీవితాలతో, ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ కేశవరావు హెచ్చరించారు.

ముగ్గురిని బలి తీసుకున్న ప్రమాదం

హరియాతండా వద్ద చెట్టును ఢీకొట్టిన కారు

- తల్లి, ఇద్దరు కుమార్తెల మృతి.. గాయాలతో బయటపడిన భర్త
- అల్లుడే చంపేశాడని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ



ఘటనాస్థలిలో కారు



భర్త ప్రవీణ్‌తో కుమారి, పిల్లలు (ఫైల్)



బోడా కుమారి, కృషిక, తనిష్క మృతదేహాలు

రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం మంచుకొండ – పంగిడి రోడ్డులో హరియాతండా సమీపాన చెట్టును ఢీకొట్టిన ఘటనలో తల్లి, ఇద్దరు కుమార్తెలు కన్నుమూశారు. ఈ ఘటనలో కారు నడుపుతున్న భర్త తీవ్రగాయాలతో బయటపడ్డాడు. మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరగగా.. తమ అల్లుడే ముగ్గురిని హత్య చేసినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించడం గమనార్హం. స్థానికుల కథనం ప్రకారం ప్రమాదానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బావోజీ తండాకు చెందిన బోడా ప్రవీణ్ హైదరాబాద్‌లో ఫిజియోథెరపీ డాక్టర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు ఏన్కూరు మండలం రంగాపురం తండాకు చెందిన కుమారి(26)తో ఐదేళ్ల క్రితం వివాహం జరగగా, నాలుగు, మూడేళ్ల కుమార్తెలు కృషిక, తనిష్క ఉన్నారు. వీరంతా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. అయితే, ప్రవీణ్ తల్లికి అనారోగ్యంగా ఉండడంతో పది రోజుల పాటు సెలవు పెట్టిన ప్రవీణ్ భార్యాపిల్లలతో సహా బావోజీ తండాకు వచ్చాడు.

ఆధార్ కార్డులో మార్పుల కోసం..

ప్రవీణ్ – కుమారి దంపతుల చిన్నకుమార్తె ఆధార్ కార్డులో మార్పులు చేయించేందుకు మంగళవారం నలుగురు కలిసి కారులో మంచుకొండ వెళ్లారు. అక్కడి నుంచి వస్తుండగా హరియాతండా సమీపాన మూల మలుపు వద్ద చెట్టును కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కుమారి, ఇద్దరు కుమార్తెలు కృషిక, తనిష్క అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ప్రవీణ్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. అయితే, కారు వేగంగా వెళ్లి చెట్టును ఢీకొనగా.. ఆ మార్గంలో ఎవరూ రాకపోవడంతో గంటకు పైగా అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం అటువైపుగా వెళ్తున్న వారు రోడ్డు పక్కగా దూసుకెళ్లిన కారులో లైట్లు వెలుగుతుండడంతో చూసి బయటకు తీసేసరికే కుమారి, ఆమె పిల్లలు మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు సమాచారం అందుకున్న ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి, రఘునాథపాలెం సీఐ శ్రీహరి ఘటనాస్థలికి వెళ్లి అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదం కాదు.. అల్లుడే చంపేశాడు



ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద రోదిస్తున్న కుమారి తల్లి, బంధువులు

రోడ్డు ప్రమాదంలో కుమారి, ఆమె కుమార్తెలు కన్నుమూశారనే సమాచారంతో కుమారి తల్లిదండ్రులు, బంధువులు ఏన్కూరు మండలం రంగాపురం తండా నుంచి పెద్దసంఖ్యలో పెద్దాస్పత్రి మార్చురీ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కుమార్తె, మనవరాళ్ల మృతదేహాలను చూసి వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే, ఇది రోడ్డు ప్రమాదం కాదని తమ అల్లుడే ముగ్గురిని హత్య చేశారని కుమారి తల్లిదండ్రులు హరిసింగ్ – పద్మ ఆరోపించారు. ముగ్గురి మృతదేహాలపై ఎక్కడా రక్తం వచ్చిన దాఖలు లేవని వారు పేర్కొన్నారు. అంతేకాక డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్ మాత్రమే గాయాలతో బయటపడడం ఏమిటని ప్రశ్నించారు. ప్రవీణ్ డాక్టర్ కావడంతో ఐదేళ్ల క్రితం రూ.24 లక్షల కట్నంగా ఇచ్చి వివాహం జరిపించామని, కానీ ఇద్దరు అమ్మాయిలే జన్మించడంతో మగపిల్లాడు లేడని తరచుగా తమ కుమార్తెను వేధించేవాడని ఆరోపించారు. అంతేకాక వివాహేతర సంబంధాలతో నిత్యం వేధించేవాడని వాపోయారు. గత 20 రోజుల క్రితం కూడా ఓ యువతితో కేరళ వెళ్లొచ్చాడని, ఈనెల 25న వివాహ వార్షికోత్సవానికి కేక్ తీసుకురావాలని కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈమేరకు ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కుమారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీహరి తెలిపారు. అలాగే, ప్రమాదంపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా.. మృతుల కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.

ఇక్కడైతేనే సేఫ్ !

- శ్మశానంలో పేకాట స్థావరం
- అడ్డాగా కాల్వొడ్డు వైకుంఠధామం



శ్మశానంలో సమాధుల మధ్యలో పేకాట ఆడుతున్న వ్యక్తులు

ఖమ్మంమయూరిసెంటర్: వైకుంఠధామాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఎవరైనా చనిపోతే గౌరవప్రదంగా అంత్యక్రియలు జరగాలనే భావనతో వైకుంఠధామాలను పచ్చని మొక్కలు, కూర్చునేందుకు బల్లలు, ఇతర వసతులతో తీర్చిదిద్దారు. కానీ కొందరు పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఖమ్మం కాల్వొడ్డులోని వైకుంఠధామంలో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. వైకుంఠ ధామాల నిర్వహణ కోసం మున్సిపల్ కార్పొరేషన్ జవాన్లను నియమించింది. వీరు నిర్వహణ బాధ్యతలే కాక ఇంటి వద్ద చనిపోయిన వారికి డెత్ సర్టిఫికెట్ జారీ చేసే ప్రక్రియ కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. కానీ ఈ విధులను పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎక్కడ పేకాట ఆడినా పోలీసులు దొరికిపోతాయనే ఆలోచనతో కొందరు పేకాటరాయుళ్లు జవాన్లను మచ్చిక చేసుకుని వైకుంఠధామాలను అడ్డాగా మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. కాల్వొడ్డులోని వైకుంఠధామాన్ని పరిశీలిస్తే పగలు, రాత్రి తేడా లేకుండా కొందరు సమాధుల మధ్యే పేకాట ఆడుతుండడం కనిపిస్తోంది. డబ్బుకు ఆశపడి జవాన్లు వీరిని అనుమతిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాక ఆస్పత్రులు, ఇతర ఘటనల్లో చనిపోయిన వారికి కూడా ఇంటి వద్దే చనిపోయినట్లు సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

హై ఓల్టేజీతో కాలిపోయిన డయాలసిస్ మిషన్లు

ఖమ్మం పెద్దాస్పత్రిలో బాధితుల ఇక్కట్లు

ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోని డయాలసిస్ కేంద్రానికి హై ఓల్టేజీ విద్యుత్ సరఫరా కావడంతో డయాలసిస్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం రాత్రి డయాలసిస్ కేంద్రంలో హైఓల్టేజీ సరఫరా కాగా మంటలు వచ్చి వైర్లు కాలిపోయాయి. ఈ ఘటనలో ఎనిమిది యంత్రాలు పనికిరాకుండా పోయాయి. ఇందులో రెండింటిని సోమవారం మరమ్మతు చేసినా మిగతావి అందుబాటులోకి రాలేదు. దీంతో డయాలసిస్ చేయించుకోవటానికి వచ్చిన బాధితులు ఇబ్బంది పడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుండి ఖమ్మం పెద్దాస్పత్రికి కిడ్నీ బాధితులు వస్తుండగా మూడు షిఫ్టుల్లో డయాలసిస్ చేస్తారు. అయితే, ప్రస్తుతం ఆరు యంత్రాలు అందుబాటులో లేక ఇబ్బంది ఎదురవుతోంది. కాగా, పాడైన యంత్రాలను యుద్ధ ప్రాతిపదికన బాగు చేయించి అందుబాటులోకి తీసుకొస్తామని, అప్పటి వరకు షిఫ్టుల వారీగా బాధితులకు డయాలసిస్ చేస్తున్నట్లు కేంద్రం సిబ్బంది తెలిపారు.



డయాలసిస్ కేంద్రంలో మిషన్లు పాడవడంతో ఖాళీగా ఉన్న బెడ్లు

వేధిస్తున్న భర్తపై కేసు

అశ్వారావుపేటరూరల్: అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్న భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావుపేటకు చెందిన చింత నాగశ్రీ స్వర్ణభారతికి సుమారు 14 ఏళ్ల కిందట ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం కలవలపల్లి గ్రామానికి చెందిన చింత నాగదుర్గాప్రసాద్‌తో వివాహమైంది. దంపతులకు ముగ్గురు సంతానం. కొంతకాలంగా అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతోపాటు దాడికి పాల్పడుతున్నాడు. దీంతో బాధితురాలు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా భర్త నాగదుర్గప్రసాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణం

టెక్ మహీంద్రలో ఉద్యోగం.. త్వరలో అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు



వర్షిత (ఫైల్)

వైరారూరల్: అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తాగునీటి బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. వైరా మండలంలోని నారపునేనిపల్లిలో మంగళవారం చోటు చేసుకున్న ఈఘటన వివరాలు... గ్రామానికి చెందిన దావూలూరి కిరణ్‌కుమార్ – ప్రసన్న దంపతుల మొదటి కుమార్తె వర్షిత అలియాస్ వందన (23)కు అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ఎరుకోపాడు బండి గోపితో వివాహం జరిగింది. పెళ్లయిన నాలుగు రోజులకే గోపి అమెరికా వెళ్లిపోగా, వర్షిత హైదరాబాద్‌లోని టెక్ మహీంద్ర కంపెనీలో ఉద్యోగిగా చేరింది. కొంత కాలంగా తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెకు నాలుగు రోజుల క్రితం తల్లిదండ్రులు హైదరాబాద్‌లో చికిత్స చేయించి నారపునేనిపల్లికి తీసుకొచ్చారు. అయితే, సోమవారం రాత్రి వర్షితకు కడుపు నొప్పితీవ్రం కావడంతో ఇంటి ఆవరణలోని తాగునీటి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం వర్షిత కోసం తల్లిదండ్రులు వెతుకుతుండగా బావిపై చెక్క పక్కకు జరిపి ఉండడంతో పరిశీలించగా ఆమె మృతదేహం కనపడింది. ఘటనపై ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో తహసీల్దార్ కే.వీ.శ్రీనివాసరావు, ఎస్సై వంశీకృష్ణ చేరుకుని పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, వర్షిత అమెరికా ప్రయాణానికి వీసా ఏర్పాట్లలో ఉండగా బలవన్మరణానికి పాల్పడడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది.

గొర్రెల గుంపుపై కుక్కల స్వైరవిహారం

హతమైన 30 గొర్రె పిల్లలు



కుక్కల దాడిలో మృతి చెందిన గొర్రెలు

రఘునాథపాలెం: మండలంలోని కోయచలకలో సోమవారం అర్ధరాత్రి వీధికుక్కలు స్వైరవిహారం చేసి 30కిపైగా గొర్రెపిల్లలను కొరికి చంపాయి. గ్రామానికి చెందిన బొరిగర్ల సులోచన తదితరులు గొర్రె పిల్లలను షెడ్‌లో ఉంచారు. సోమవారం అర్ధరాత్రి ఈ షెడ్‌లోకి కుక్కల గుంపు చొరబడగా ముప్పైకి పైగా గొర్రెపిల్లలపై ఇష్టారీతిన దాడి చేయడంతో చనిపోయాయి. మంగళవారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన పెంపకందారులు కన్నీరుమున్నీరయ్యారు. మరో నెల రోజుల్లో గొర్రెలను అమ్మేందుకు సిద్ధమవుతుండగా ఈ ఘటనతో రూ.2లక్షలకు పైగా నష్టపోయామని వాపోయారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినందున అధికారులు స్పందించి గ్రామంలో కుక్కలను అరికట్టాలని కోరారు. కాగా, బాధితులను మాజీ సర్పంచ్ మాధంశెట్టి హరిప్రసాద్ తదితరులు పరామర్శించారు.

కారు ఢీకొని యువకుడు మృతి



నర్సింహారావు(ఫైల్)

తల్లాడ: మండలంలోని అంజనాపురం సమీపాన మంగళవారం మోటార్ సైకిల్‌పై వెళ్తున్న యువకుడిని ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కథనం ప్రకారం... మండలంలోని గోపాలపేటకు చెందిన డిగ్రీ విద్యార్థి పొన్నెబోయిన నర్సింహారావు (23) మోటార్ సైకిల్‌పై తల్లాడ నుంచి వీఎం.బంజరలోని బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో రామచంద్రాపురం గ్రామానికి చెందిన నూనావత్ నర్సింహారావు లిఫ్ట్ అడగగా ఎక్కించుకున్నాడు. వీరి వాహనాన్ని అంజనాపురం ఇటుక బట్టీల సమీపాన కల్లూరు వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో నర్సింహారావు తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, వెనకాల కూర్చున్న నర్సింహారావుకు సైతం గాయాలు కావడంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై మృతుడి తండ్రి వెంకటి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కొండల్‌రావు తెలిపారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ఖమ్మంరూరల్: మండలంలోని ఏదులాపురం శివారు బైపాస్ పక్కన వెంపటినగర్‌లో మంగవారం గుర్తుతెలియని వ్యక్తి(45) మృతదేహం లభ్యమైంది. వెంపటినగర్‌లో మృతదేహం ఉన్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు చేరుకుని వివరాలు ఆరా తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి మృతుడి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నట్లు ఎస్సై రామారావు తెలిపారు.

11కేజీల ఎండు గంజాయి స్వాధీనం



స్వాధీనం చేసుకున్న గంజాయితో ఎక్సైజ్ పోలీసులు

ఖమ్మంక్రైం: మీదుగా వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో 11 కేజీల గంజాయిని ఎక్సైజ్ స్టేషన్–2 పోలీసులు, జీఆర్పీ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి ముంబై వెళ్లుతున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి తరలిస్తున్నారనే సమాచారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రిజర్వేషన్ బోగీలో 11 కేజీల గంజాయి లభించగా, బాధ్యుల జాడ తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. తనిఖీల్లో ఎక్సైజ్ సీఐ చంద్రమోహన్, ఎస్‌ఐ సరిత సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్టీఆర్ అంటేనే సంక్షేమ రాజ్యం

జయంతి సమావేశంలో మంత్రి తుమ్మల



ఎన్టీఆర్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే రాగమయి దయానంద్

సత్తుపల్లి: దివంగత సీఎం ఎన్టీఆర్ అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా నిలిచారని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సత్తుపల్లిలో మంగళవారం జరిగిన ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సమాజానికి ఏం కావాలో ఎన్టీఆర్ అదే చేశారని, నీతి వంతమైన రాజకీయాలు ఆయన సొంతమని తెలిపారు. కాగా, గ్రీన్ ఫీల్డ్ హైవేలో వేంసూరు వద్ద ఎగ్జిట్, ఎన్టీఆర్ కాల్వ విస్తరణ, ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ, ఫుడ్‌పార్కు, యాతాలకుంట టన్నెల్ పనులు పూర్తి చేసి సత్తుపల్లి ప్రజల రుణం తీర్చుకుంటానని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే రాగమయి మాట్లాడగా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, శివ వేణు, చల్లగుళ్ల నర్సింహారావు, ఉడతనేని అప్పారావు, పుచ్చకాయల సోమిరెడ్డి, బండి గురునాథ్‌రెడ్డి, ఎం.డీ.ఫైజుద్దీన్, తోట సుజలరాణి, గాదె చెన్నారావు, బొంతు శ్రీనివాసరావు, దూదిపాల రాంబాబు, వినుకొండ కృష్ణ, జూపాటి పాపారావు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుచేయాలి



సమావేశంలో మాట్లాడుతున్న సుదర్శన్‌రావు

ఖమ్మంమయూరిసెంటర్: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని సుందరయ్య భవన్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల పంట రుణాలు మాఫీ చేసి.. పంటల సీజన్‌లో అన్నదాతలు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. అలాగే, ఆరు గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేయాలని, అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలని, సకాలంలో రైతుబంధు, పింఛన్లు అందజేయాలని కోరారు. అంతేకాక అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు స్థలమున్న వారికి ఇళ్లు మంజూరు చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు భూక్యా వీరభద్రం, పొన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, వై.విక్రమ్, మాచర్ల భారతి, కళ్యాణం వెంకటేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

లక్ష్యానికి మించి ఆదాయం



ఏన్కూరు మార్కెట్ కమిటీ కార్యాలయం, (ఇన్‌సెట్) పని చేయని వే బ్రిడ్జి

- ఏన్కూరు మార్కెట్‌లో పరిధిలో రూ.4.49 కోట్ల వసూలు
- కొన్నేళ్లుగా అంచనాలకు మించి నమోదు
- వే బ్రిడ్జి, సహా ఇతర సమస్యలు పరిష్కరించాలని రైతుల విన్నపం

ఏన్కూరు: జిల్లాలోని ఏన్కూరు మార్కెట్ కమిటీ లక్ష్యానికి మించి ఆదాయం సాధిస్తోంది. గత కొన్నేళ్లుగా అంచనాలను తలదన్నుతూ ఆదాయం వస్తుండడం విశేషం. గడిచిన ఆర్థిక సంవత్సరం(2023–2024)లో రూ.4,14,21,000 లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే, రూ.4,49,99,000 ఆదాయం సాధించారు. వ్యవసాయ మార్కెట్లలో పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే వ్యాపారులు కొనుగోలు విలువలో ఒక శాతం కమిటీకి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా పత్తి కొనుగోలు చేసిన వ్యాపారుల నుంచి రూ.3.53 కోట్లు, మిర్చి వ్యాపారుల ద్వారా రూ.99.71లక్షలు, ధాన్యం కొనుగోలు చేసిన వారి నుంచి రూ.16.65 లక్షలు, మొక్కజొన్న వ్యాపారుల ద్వారా రూ.8వేలు, సుబాబుల్ ద్వారా రూ.21 వేల ఆదాయం నమోదైంది.

సమస్యల మాటేమిటి?

గత కొన్నేళ్లుగా ఏన్కూరు మార్కెట్‌కు లక్ష్యానికి మించి ఆదాయం సాధిస్తోంది. ఇది ఏటేటా పెరుగుతుండగా.. ఒక్కోసారి గణనీయమైన ఆదాయం నమోదువుతోంది. కానీ మార్కెట్‌లో అనేక సమస్యలు ఉన్నా పట్టించుకోవడం రైతులు వాపోతున్నారు. ప్రధానంగా మార్కెట్‌లోని వే బ్రిడ్జి పనిచేయక తమ పంట ఉత్పత్తులను ప్రైవేట్ వే బ్రిడ్జిల్లో కాంటా వేయించాల్సి వస్తోందని చెబుతున్నారు. దీంతో తాము వ్యయప్రయాసాలకు లోనవుతున్నారని ఆవేదన చెందుతున్నారు. కొన్నేళ్లుగా గణనీయమైన ఆదాయం నమోదవుతున్న నేపథ్యాన మార్కెట్ కమిటీ పరిధిలోని వే బ్రిడ్జి మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు.

వే బ్రిడ్జి మరమ్మతులు చేయించాలి



మార్కెట్‌లో కొన్నేళ్లుగా వే బ్రిడ్జి పనిచేయడం లేదు. దీంతో ప్రైవేట్ వే బ్రిడ్జిలకు వెళ్లి తూకం వేయిస్తే అధిక చార్జీ వసూలు చేస్తున్నారు. మార్కెట్ కమిటీలోనైతే మాకు ఉచితంగా సేవలందేవి. మార్కెట్‌కు ఏటా మంచి ఆదాయం వస్తున్నందున కనీసం వే బ్రిడ్జినైనా మరమ్మతు చేయించాలి.

–కొండపల్లి నరేష్, రైతు, జన్నారం

ఏటా లక్ష్యాన్ని అధిగమిస్తున్నాం



మార్కెట్ కమిటీ ద్వారా ఏటా లక్ష్యానికి మించి ఆదాయం సాధిస్తున్నాం. ఈ ఏడాది కూడా అదే ఒరవడి కొనసాగించేలా ఇప్పటి నుంచే దృష్టి సారించాం. రైతులకు సౌకర్యంగా ఉన్న వే బ్రిడ్జి పని చేయని మాట వాస్తమే. మరమ్మతుల విషయమై ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.

–నామాల శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ కార్యదర్శి